క్లుప్తంగా

26న స్థాయీ సంఘం సమావేశం

పటమట(విజయవాడ తూర్పు): నగరాభివృద్ధిపై పలు నిర్ణయాలు తీసుకునేందుకు వీఎంసీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన స్థాయీ సంఘం సమావేశం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో జరిగే ఈ సమావేశానికి ఆయా విభాగాల నుంచి ప్రతిపాదనలు పంపేందుకు ఇప్పటికే సెక్రటరీ సెల్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో మూడు రోజుల్లో ప్రతిపాదనలు పంపాలని వీఎంసీ సెక్రటరీ కుమారి ఆదేశించారు.

స్పీడ్ బ్రేకర్లతో ప్రమాదాల నివారణ



గుణదల (విజయవాడ తూర్పు): స్థానిక సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వైఎస్సార్ సీపీ 4వ డివిజన్ అధ్యక్షుడు గల్లా రవికుమార్ అన్నారు. డివిజన్ పరిధిలోని సుబ్బారావు నగర్ లో గురువారం స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డివిజన్ పరిధిలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. స్థానిక సుబ్బారావు నగర్‌లోని రోడ్ల పై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు తెలియజేశారని చెప్పారు. ప్రమాదాలు జరగకుండా ఈ ప్రాంతంలో రోడ్ల పై స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

వార్డు వలంటీర్లకు దరఖాస్తుల ఆహ్వానం

పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఆయా డివిజన్లలో పనిచేయటానికి వార్డు వలంటీర్ల పోస్టుల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 18 నుంచి 35 ఏళ్లలోపు పదోతరగతి విద్యార్హతతో అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా http://40.81.241.107/APVOLUNTEER20/apVolunteer090420201049.vt వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, లేదా వీఎంసీ అదనపు కమిషనర్(ప్రాజెక్ట్స్) వార్డు సెక్రటేరియట్ సెల్ నంబంర్ 8185933187లో సంప్రదించాలని కోరారు.

ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కిట్ల పంపిణీ



సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): వేసవిలో తీవ్ర ఎండలలో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్య రక్షణ నిమిత్తం నగర పోలీస్ కమిషనర్ టి.కె. రాణా ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏడీసీపీ టి.సర్కార్, ట్రాఫిక్ ఏసీపీ జి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్లను పంపిణీ చేశారు. ఈ మేరకు త్రీ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ డీవీ రమణ చేతుల మీదుగా త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి బ్యాగు, మిల్టన్ వాటర్ బాటిల్, టవల్, గ్లూకోజ్, ఓఆర్ఎస్‌తో కూడిన బ్యాగును అందజేశారు. ఈ సందర్భంగా సిబ్బంది పోలీస్ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఆప్కాబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం



కృష్ణలంక(విజయవాడతూర్పు): మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని, దాతలు ముందుకు వచ్చి మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆప్కాబ్ ఎండీ శ్రీనాథ్‌రెడ్డి అన్నారు. గవర్నర్‌పేటలోని ఆప్కాబ్ కేంద్ర కార్యాలయం వద్ద ఆప్కాబ్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ సీజీఎం ఎస్. రాజయ్య, జీఎంలు పీఎస్ మణి, బి.రామచంద్రయ్య, డీజీఎంలు, ఉద్యోగులు పాల్గొన్నారు.

గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు

జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని ఏపీ గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో మూడవ తరగతి ప్రవేశాలకు, 4 నుంచి 9వ తరగతి వరకు మిగిలి ఉన్న ఖాళీలను భర్తీ చేయటానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ టి.ఉమేష్‌బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన గిరిజన బాలురు ఈనెల 30 లోపు వారి దరఖాస్తులను పాఠశాలలో అందించాలన్నారు. వివరాలకు 94409 19879 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

రూ.10కోట్లతో డివిజన్ అభివృద్ధి

- 39వ డివిజన్‌లో విస్తృతంగా పనులు
- మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే వెలంపల్లి



39వ డివిజన్‌లో పనులను పరిశీలిస్తున్న వెలంపల్లి, మేయర్ భాగ్యలక్ష్మి

వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పశ్చిమ నియోజకవర్గంలోని 39వ డివిజన్‌ను పది కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని స్థానిక శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అందులో సుమారు ఏడు కోట్ల నిధులతో పనులు పూర్తయ్యాయని మరో మూడు కోట్ల వర్క్‌లు కొనసాగుతున్నాయని వివరించారు. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ గుడివాడ నరేంద్రతో కలిసి 39వ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం పర్యటించారు. డివిజన్‌లో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే డివిజన్‌లోని డ్రైన్లను పరిశీలించి స్థానిక పరిస్థితులను అధికారులతో చర్చించారు. అదేవిధంగా జరుగుతున్న పనులను గురించి అధికారులతో కాంట్రాక్టర్లతో మాట్లాడారు. నాణ్యతా ప్రమాణాలు దెబ్బతినకుండా పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత పాలకులు 39వ డివిజన్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డివిజన్‌లో అభివృద్ధి వేగంగా జరిగిందన్నారు. రహదారుల నిర్మాణంతో పాటుగా కమ్యూనిటీ హాల్, పార్కులు తదితర పనులు జోరుగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.

కబ్జాల జనసేన..

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన అభిమానులను ఇతర పార్టీలకు తాకట్టు పెడితే.. ఆ పార్టీ స్థానిక నేతలు ఇక్కడ కబ్జాలకు పాల్పడుతున్నారని వెలంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. ఇప్పటికే జనసేన నేతల కబ్జా నుంచి రెండు ఆస్తులను కాపాడామన్నారు. నాగబాబు తన తమ్ముడు ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే పవన్‌కల్యాణ్ మాత్రం నాకు ముఖ్యమంత్రి వద్దు, చంద్రబాబే ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యానించటం సిగ్గుచేటన్నారు. సినిమాకు కోట్లాది రూపాయాల ఆదాయం వస్తుందని చెబుతున్న పవన్‌కల్యాణ్ హైదరాబాద్‌లో ఉండి ఇక్కడ రాజకీయాలకు పాల్పడటం విడ్డురంగా ఉందన్నారు. పవన్‌కల్యాణ్‌ను నమ్మి ఆయన వెంట నడుస్తున్న పార్టీ నాయకులు, అభిమానులు ఆయనను నిలదీసే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.

పేదల వ్యతిరేకి చంద్రబాబు..

చంద్రబాబునాయుడు పేదలకు ఇళ్లు రాకుండా ఉండేందుకు తన నేతలు న్యాయస్థానాల ద్వారా అడ్డు పడుతున్నారన్నారు. అయినా న్యాయస్థానాలు పేదలకు అండగా నిలిచే విధంగా తీర్పులిస్తున్నాయన్నారు. పేదలు అమరావతిలో ఉండకూడదని టీడీపీ అధినేత అడుగడుగునా అడ్డం పడుతున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అక్కడ పేదలకు స్థానం కల్పించాలని నిర్ణయించి ఆ మేరకు త్వరలోనే పట్టాలను పంపిణీ చేయనున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా కొమర్రాజు వెంకట లక్ష్మణరావు జయంతి



కొమర్రాజు వెంకట లక్ష్మణరావు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

మధురానగర్(విజయవాడసెంట్రల్): ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు సేవలు అద్వితీయమని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని మాజీ డెప్యూటీ మేయర్ సామంతపూడి నరసరాజు అన్నారు. స్థానిక ముత్యాలంపాడు శ్రీ అల్లూరి సీతారామరాజు స్మారక గ్రంథాలయం వజ్రోత్సవాలలో భాగంగా గురువారం ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు జయంతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కొమర్రాజు వెంకట లక్ష్మణరావు చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. విజ్ఞాన చంద్రిక, ఆంధ్ర పరిశోధక మండలి, శ్రీ కృష్ణ దేవరాయంధ్ర భాషా నిలయాన్ని స్థాపించి సేవలు అందించారన్నారు. అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. వెంకటేశ్వరరాజు, డాక్టర్ ఎస్‌వీ సుబ్బరాజు, కోశాధికారి డీజేపీఎన్ రాజు మాట్లాడుతూ నేటి యువత కొమర్రాజు వెంకట లక్ష్మణరావును స్ఫూర్తిగా తీసుకుని దేశానికి సేవలు అందించాలని సూచించారు. గ్రంథాలయం అధ్యక్షుడు కె. సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి

మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు



కొమ్మినేని శ్రీనివాసరావును సత్కరిస్తున్న సంఘం నాయకులు

మొగల్రాజపురం(విజయవాడతూర్పు): జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానని ఆంధ్రప్రదేశ్ సి.రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పారు. స్థానిక మొగల్రాజపురం రెవెన్యూ కాలనీలోని సీఆర్ మీడియా అకాడమీ కార్యాలయంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యులు కొమ్మినేని శ్రీనివాసరావును గురువారం కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పారు. సంఘం సభ్యులు కొమ్మినేని శ్రీనివాసరావును సత్కరించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడవరపు రంగనాయకులు, రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాలెంపాటి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు పొన్నికంటి శ్రీనివాసా చారి, మామిడాల శ్రీనివాసరావుతో పాటుగా మీడియా అకాడమీ కార్యదర్శి బాలగంగాధర్ తిలక్ పాల్గొన్నారు.

మానసిక ఆరోగ్యంపై వర్క్‌షాపు



మాట్లాడుతున్న ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జయ మోహన్

రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ–వరల్డ్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్న 250 మంది విద్యార్థులతో రైల్వే ఆడిటోరియంలో మానసిక ఆరోగ్యం, డిజిటల్ వ్యసనంపై వర్క్‌షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జయ మోహన్ పాల్గొని మానసిక ఆరోగ్యం ఆవశ్యకత, ఒత్తిడిని అధిగమించడంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరి జీవితంలో శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి సమాన ప్రాముఖ్యతను ఇవ్వాలని పేర్కొన్నారు. డిజిటల్ వ్యసనంతో మతిమరుపు, అసంపూర్తి పనులు, ఏకగ్రత కోల్పోవడం వంటి పరిస్థితులకు దారి తీస్తుందని తెలిపారు. అనంతరం వర్క్‌షాపులో భాగంగా విద్యార్థులకు అందించిన ప్రశ్నపత్రాల ద్వారా మానసిక భావాలు, డిజిటల్ వ్యసనంపై సమాధానాలు రాశారు. ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీదేవి, ఈ–వరల్డ్ సెక్రటరీ గాయత్రి, కెరీర్ వరల్డ్ సంస్థ సెక్రటరీ ప్రియాంక, తదితరులు పాల్గొన్నారు.

కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు అధికారి దానం



ఆటోనగర్(విజయవాడతూర్పు): ఆర్టీసీ కార్గో సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు అధికారి ఎంవై దానం అన్నారు. గురువారం ఆటోనగర్ డిపోలోని కార్గో కౌంటర్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రోజువారి చేసే బుకింగ్ తో పాటు రిజిస్టర్‌లను పరిశీలించారు. సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా దానం మాట్లాడుతూ కార్గో కౌంటర్ నుంచి యాటీఎఫ్ విధానంలో కార్గో సేవలు అనుసంధానం చేశామన్నారు. క్యూర్ కోడ్ బేస్డ్ పేమెంట్స్ రాష్ట్రం మొత్తం అమలు చేస్తామన్నారు. అంతకు ముందు ఆయన గ్యారేజీ సిబ్బందికి మజ్జిగను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.

కర్రతో దాడి, కేసు నమోదు

చిట్టినగర్(విజయవాడపశ్చిమ): యువకుడిపై మహిళ కర్రతో దాడి చేసిన ఘటనపై కొత్తపేట పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జక్కంపూడి కాలనీకి చెందిన కొల్లి రాంబాబు ఆటో నడుపుకొని జీవనం సాగిస్తుంటాడు. రాంబాబు తన ఇంటికి సమీపంలో ఉండే కొండయ్య అనే వ్యక్తితో బుధవారం రాత్రి గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఇంటి వద్ద ఉన్న రాంబాబు వద్దకు కొండయ్య కోడలు సమత వచ్చి కర్రతో దాడి చేసి గాయపరిచింది. దీంతో రాంబాబుకు నుదిటిపై గాయం కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కౌంటర్ కేసు నమోదు..

రాంబాబు మద్యం తాగి వచ్చి తనను అకారణంగా దూషించడమే కాకుండా కర్రతో దాడి చేసినట్లు కొండయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రాంబాబు మీద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

నాట్య కళాపీఠాన్ని సందర్శించిన న్యాయమూర్తి


కూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్యకళాపీఠాన్ని నందిగామ సబ్ జడ్జి ఖాసిం గురువారం కుటుంబ సభ్యులతో సందర్శించారు. కళాపీఠం ప్రిన్స్‌పాల్ వేదాంతం రామలింగ శాస్త్రి ద్వారా కూచిపూడి నాట్య విశేషాలను, చరిత్రలో నిలిచిపోయిన నాట్య కళాకారుల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కళాపీఠం విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నాట్యాంశాలను వీక్షించారు.

సృజనాత్మకత వెలికితీసేందుకు చిత్రలేఖన పోటీలు దోహదం

గన్నవరంరూరల్: చిత్రలేఖనంతో విద్యార్థుల్లోని సృజనాత్మకత వెల్లడి అవుతుందని పురుషోత్తపట్నం శాఖా గ్రంథాలయం లైబ్రేరియన్ కె.కృపానందం అన్నారు. స్థానిక గ్రంథాలయంలో గురువారం విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు. ముస్తాబాద శాఖా గ్రంథాలయంలో సమ్మర్ క్యాంపులో భాగంగా విద్యార్థులతో పుస్తక పఠనం చేయించారు. డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. లైబ్రేరియన్ కె.జ్యోతి కుమారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.

గ్రూప్-2 పరీక్షలకు ఉచిత శిక్షణ

పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి



మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి

పెనమలూరు: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) నిర్వహించే గ్రూప్–2 పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తామని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలిపారు. ఆయన గురువారం పెనమలూరులో ఈ వివరాలను తెలిపారు. నియోజకవర్గంలో నిరుద్యోగ యువతీ యువకులకు గుంటూరుకు చెందిన టార్గెట్ ఐఏఎస్ అకాడమీ సహకారంతో ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణకు సంబంధించిన మెటీరియల్‌ను 50 శాతం రాయితీతో పంపిణీచేస్తారని, మిగితా 50 శాతం ఖర్చు తాను భరిస్తానని తెలిపారు. యువత శిక్షణ పొంది లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ఆసక్తి కలిగిన యువతీ యువకులు తన కార్యాలయం సెల్ నంబరు 79959 64545కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. అకాడమీ నిర్వాహకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. దాదాపు రూ.25 వేల ఖర్చయ్యే శిక్షణను ఉచితంగా అందిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1000 చెల్లించాలని సూచించారు. డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగులు ఈ నెల 31వ తేదీ నాటికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో శిక్షణ ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకు 90305 62728, 94409 89629 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని కోరారు.

భర్త కుటుంబంపై భార్య ఫిర్యాదు

వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): భర్త, అతని తల్లిదండ్రులు తనపై దాడి చేసి తరచూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఒక మహిళ భవానీపురం పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. విద్యాధరపురం రామరాజ్యనగర్‌కు చెందిన గొన జ్యోతి వెంకటలక్ష్మి చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణిస్తే తాత నానమ్మల వద్ద పెరిగింది. తాతా నానమ్మలు ఆమెకు 17 సంవత్సరాల వయస్సులో అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కొనపురం గ్రామానికి చెందిన పైలపు నరేష్‌తో 2021 నవంబర్ 14వ తేదీన పెద్దల సమక్షంలో కులాంతర వివాహం చేశారు. అయితే పెళ్లి జరిగిన నాటి నుంచి ఆమెను నరేష్ తల్లిదండ్రులు, మరదలు తక్కువ కులమని వేధించటమే కాకుండా శారీరకంగా హింసకు గురి చేస్తూ నరకయాతనను పెట్టారు. ఈ మేరకు ఆమె అక్కడ 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమివ్వగా వారు వచ్చి హెచ్చరించి వెళ్లారు. దాంతో వారు ఇంకా రెచ్చిపోయి హింసించారు. అంతేకాకుండా గత ఏడాది ఆమెను నరేష్ కుటుంబం విజయవాడ బస్టాండ్‌లో వదిలి వెళ్లిపోయారు. అప్పటి నుంచి పెద్ద మనుషుల ద్వారా కబురు పెట్టినా ఏమాత్రం స్పందించకపోవటంతో ఆమె ఈ మేరకు భవానీపురం పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వేగంగా అంబేడ్కర్ స్మృతివనం పనులు



స్మృతివనం పనులను పరిశీలిస్తున్న వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

పటమట(విజయవాడతూర్పు): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వరాజ్యమైదానంలో చేపట్టిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేయాలని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. నగర పర్యటనలో భాగంగా ఆయన పనులను పరిశీలించారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో క్వాలిటీ కంట్రోల్ అధికారులు, ఏపీఐఐసీ అధికారులు, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లతో నిర్మాణ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రిపూట జరిగే పనుల్లో కార్మికులు అప్రమత్తంగా ఉండాలని, పనులు ఇంకా వేగంగా జరగాలని, కారిడార్ మొత్తం గ్రానైట్ ఫుట్ పాత్, ల్యాండ్ స్కేప్, కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. కొన్ని రోజులుగా రాత్రి పూట పనులు చాలా ఆలస్యంగా సాగుతున్నాయని, పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. వేసవి కాలం దృష్ట్యా కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్లానింగ్ చేయాలన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి సంబంధించి 13 విడి భాగాలన్నింటినీ స్వరాజ్యమైదానంలోనే తయారీ చేయాలని ఆదేశించారు.

రేపటి నుంచి హనుమత్ వైభవం ప్రవచన కార్యక్రమం



హనుమత్ వైభవం బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు

సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): హనుమాన్ జయంతిను పురస్కరించుకొని ఈ నెల 20, 21 తేదీలలో హనుమత్ వైభవం ప్రవచన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఈ మేరకు సత్యనారాయణపురంలోని కార్పొరేటర్ శర్వాణిమూర్తి కార్యాలయంలో గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. ఏటా వైశాఖ మాసంలో మల్లాది వెంకట సుబ్బారావు–సుందరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. గతేడాది ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు వారిచే నిర్వహించిన 'దేవీ వైభవం' నిర్వహించామన్నారు. ఈ ఏడాది 'హనుమత్ వైభవం' ప్రవచన కార్యక్రమాన్ని దుర్గాపురంలోని ఘంటసాల సంగీత, నృత్య కళాశాలలో ఏర్పాటు చేశామన్నారు. రెండు రోజుల పాటు జరిగే ప్రవచన కార్యక్రమాలలో భక్తులు అశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. అనంతరం కార్పొరేటర్ శర్వాణిమూర్తితో కలసి బ్రోచర్‌ను ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ 33వ డివిజన్ కోఆర్డినేటర్ దోనేపూడి శ్రీనివాస్, నాయకులు మైలవరపు రామకృష్ణ, కొల్లూరు రామకృష్ణ, కూనపులి ఫణి, శనగవరపు శ్రీనివాస్, శ్రీను, శివ, చల్లా సుధాకర్, యల్లాప్రగఢ సుధీర్, కమ్మిలి రత్న పాల్గొన్నారు.

స్వయం ఉపాధికి బడ్డీకొట్టు అందజేత



స్వయం ఉపాధికి బడ్డీకొట్టు అందజేస్తున్న కార్పొరేటర్ మాధురి, కడియాల బుచ్చిబాబు

లబ్బీపేట(విజయవాడతూర్పు): నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి స్వయం ఉపాధితో జీవనోపాధి పొందేందుకు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్టు ద్వారా గురువారం బడ్డీకొట్టు అందజేశారు. పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ వద్ద జరిగిన కార్యక్రమంలో 7వ డివిజన్‌కు చెందిన పొంతల సుబ్రహ్మణ్యంకు ఆ డివిజన్ కార్పొరేటర్ మెరకనపల్లి మాధురితో కలిసి కడియాల బుచ్చిబాబు రూ.25 వేలు విలువగల బడ్డీకొట్టు అందించారు. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌తో కలిసి డివిజన్‌లో పర్యటిస్తుండగా, జీవనోపాధికి సహాయం చేయాలని సుబ్రహ్మణ్యం కోరినట్లు తెలిపారు. దీంతో చిరు వ్యాపారం నిర్వహించుకునేలా నేడు బడ్డీకొట్టు అందజేశామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు సంపత్, సుజాత, సాంగా రాజ్‌కమల్, కుటుంబరావు, ఉదయ్, శంకర్, సుధీర్, రమేష్ పాల్గొన్నారు.

గ్రామాలలో సేవ చేయాలి

ఫస్ట్ ఎయిడ్ కోర్సుల్లో శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం



మాట్లాడుతున్న డాక్టర్ కోలా విజయ శేఖర్

భవానీపురం(విజయవాడపశ్చిమ): సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్ ద్వారా రాష్ట్రమంతటా యువతకు ప్రథమ చికిత్స శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కోలా విజయ శేఖర్ అన్నారు. జేమ్స్ అల్లాయిడ్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్, పారా మెడికల్ కోర్సెస్, కేంద్ర ప్రభుత్వ మైన్స్ డిపార్ట్‌మెంట్ సంస్థల ద్వారా నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స ట్రైనింగ్ కోర్సులపై భవానీపురంలోని ఆల్‌మైటీ నర్సింగ్ హోమ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండున్నర దశాబ్దాలుగా రాష్ట్ర వ్యాప్తంగా సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్ ద్వారా ఫస్ట్ ఎయిడ్, హోమ్ నర్సింగ్, పవర్ మెడిసన్, శానిటేషన్ కోర్సులలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. అనంతరం పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్స్ ప్రదానం చేస్తున్నామన్నారు. తమ సంస్థలలో ఫస్ట్ ఎయిడ్ శిక్షణ పొందినవారు గ్రామాలలో వైద్య సేవలను అందిస్తున్నారని, అలాగే వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారని చెప్పారు. సమావేశంలో ఏపీ ఫెడరేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు, వాసవి ఫార్మా మార్కెట్ (గొల్లపూడి) కార్యదర్శి దేవతి నాగేశ్వరరావు, డాక్టర్ సురేష్, భవానీ శంకర్ పాల్గొన్నారు.

మోదీ విధానాలతో ప్రమాదంలో దేశం

భవానీపురం(విజయవాడపశ్చిమ): అగ్ర రాజ్యాలు యుద్ధాల పేరుతో వ్యాపారాలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని ఏపీ విద్యా సమితి ప్రతినిధి రమేష్ పట్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర విద్యా విభాగం ఆధ్వర్యంలో గొల్లపూడిలోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో మార్క్సిస్ట్ రాజకీయ అర్ధ శాస్త్రంపై జరుగుతున్న రాష్ట్ర స్థాయి అధ్యయన శిబిరంలో రెండో రోజు గురువారం ఆయన నయా ఉదారవాదం, మతం, మార్కెట్ అన్న అంశంపై ఉపన్యసించారు. 2024లో బీజేపీ అధికారంలోకి రాకుండా నిలువరించాల్సిన అవసరం ఉందని, అది ఒక్క వామపక్ష పార్టీలకే సాధ్యమన్నారు. 'పెట్టుబడిదారి విధానం..సామ్రాజ్యవాదం' అనే అంశంపై ఆచార్య డి. నరసింహారెడ్డి మాట్లాడారు. అలాగే 'భారత సామాజిక నిర్మాణం..కులం, వర్గం, పొందిక' అంశంపై ఆచార్య కె. శ్రీనివాసులు మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, రాష్ట్ర విద్యా విభాగం సబ్ కమిటీ కన్వీనర్ జేవీ సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.

చెరువు అలుగు వద్ద రూ.30 లక్షలతో బ్రిడ్జి నిర్మాణం

జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని చెరువు కట్టమీద ఉన్న ఆంజనేయస్వామి వారి దేవాలయం సమీపంలో ఊర చెరువు అలుగు వద్ద 15 వ ఆర్థిక సంఘం నిధులు రూ.30 లక్షలతో నిర్మించనున్న నూతన బ్రిడ్జి నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో భాగంగా స్థానిక 13, 15 వార్డుల ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. గతంలో ఈ బ్రిడ్జి రెండు మీటర్ల వెడల్పుతో ఇరుకుగా ఉండటం వలన 13, 15 వార్డుల ప్రజలు వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడేవారని తెలిపారు. స్థానికుల అభ్యర్థనతో పాటు స్థానిక నాయకుల సూచనల మేరకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.